ఘనంగా సైన్స్ డే



చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి తాటిగూడ ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టులను తిలకిస్తున్న ఎంఈఓ రామారావు, ఉపాధ్యాయులు



శృంగవరపుకోట: ధర్మవరం ప్లస్ టు హైస్కూల్ లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకిస్తున్న ఉపాధ్యాయులు



చీపురుపల్లి: కేజీబీవీలో సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న జిల్లా సైన్స్ కో-ఆర్డినేటర్ కృష్ణారావు



గుర్ల: గుజ్జంగివలస గ్లోబల్ స్కూల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకిస్తున్న గూడెం పీఏసీఎస్ అధ్యక్షుడు మురళీధరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు



కొత్తవలస: కంటకాపల్లి హైస్కూల్లో సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు



గజపతినగరం: గజపతినగరం బాలికోన్నత పాఠశాలలో ప్రాజెక్టులను తిలకిస్తున్న ఎంఈఓ విమలమ్మ



చీపురుపల్లి: చీపురుపల్లిలోని రామాంజనేయకాలనీ ఉన్నత పాఠశాలలో సి.వి.రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ సైన్స్ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. ప్రాజెక్టుల పనితీరును తోటి విద్యార్థులకు, సందర్శకులకు వివరించారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సైన్స్ ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులు సన్మానించారు. రామన్ ఎఫెక్ట్‌ను 1928,ఫిబ్రవరి28న సి.వి.రామన్ కనుగొన్నారని, భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి 1930లో నోబెల్ బహుమతి లభించిందని విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఉపాధ్యాయులు చెప్పారు.

– సాక్షి నెట్‌వర్క్



గజపతినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతకు నగదు బహుమతిని అందజేస్తున్న ప్రిన్సిపాల్ సత్యనారాయణ



శృంగవరపుకోట: సంతగవిరమ్మపేట యూపీ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు రమేష్‌నాయుడును సన్మానిస్తున్న ఉపాధ్యాయులు, స్థానికులు



వేపాడ: నీలకంఠరాజపురంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకిస్తున్న డీసీసీబీ చైర్మన్ చినరామునాయుడు



వేపాడ: వేపాడ ఆదర్శపాఠశాలలో సైన్స్ ప్రాజెక్టులు, చార్టులు ప్రదర్శిస్తున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు



వేపాడ: సోంపురం హైస్కూల్లో ప్రాజెక్టుల గురించి వివరిస్తున్న విద్యార్థినులు



లక్కవరపుకోట: కొట్యాడ హైస్కూల్లో సి.వి.రామన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు



లక్కవరపుకోట: జమ్మాదేవిపేట జ్యోతిరావు పూలే పాఠశాలలో సి.వి.రామన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్‌పాత్రో



చీపురుపల్లి రూరల్(గరివిడి): కాపుశంబాం ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టులను తిలకిస్తున్న ఉపాధ్యాయులు



జామి: జామి ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టులను తిలకిస్తున్న హెచ్ఎం రెహమాన్, తదితరులు



జామి: అలమండ రామస్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రాజెక్టులను తిలకిస్తున్న అలమండ పశువైద్యాధికారి నరేష్

క్లుప్తంగా

ఘనంగా ఆలయ వార్షికోత్సవం



ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్న భక్తులు

లక్కవరపుకోట: మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించా రు. స్వామి వారిని ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన చేశారు. అలాగే పూడివానిపాలెం గ్రామంలో అభయాంజనేయ స్వామి తీర్థం నిర్వహించారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన



అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్న ఎస్ఎఫ్ఓ రవిప్రసాద్

గజపతినగరం: అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గజపతినగరం ఎస్ఎఫ్ఓ(స్టేషన్ ఫైర్ ఆఫీసర్)ఎం.ఎస్.వి.రవిప్రసాద్ అన్నారు. స్థానిక హోండా షోరూమ్ వద్ద అగ్నిప్రమాదాల నివారణపై సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఆయిల్, ఎలక్ట్రికల్ అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు వాటిని ఎలా అదుపు చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పలువురు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం



నగదు అందజేస్తున్న రమణ తదితరులు

చీపురుపల్లి: మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దివ్యాంగురాలు ఉజ్జూరు అనురాధకు ఆశయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి రమణ బుధవారం రూ.15 వేల ఆర్థిక సహాయం చేశారు. అనురాధకు తల్లిదండ్రులు లేరు. ఇటీవలే ఆమెకు వివాహం కుదిరింది.అదే గ్రామానికి చెందిన నవభారత్ ఫౌండేషన్ అధ్యక్షుడు హరి, ఆశయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి రమణ కలిసి తమవంతు సహాయం చేశారు.

సచివాలయంలో తనిఖీలు

బొండపల్లి: మండలంలోని ఒంపల్లి గ్రామ సచివాలయంలో ఎంపీడీఓ ఎస్.హరిహరరావు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ విభాగానికి సంబంధించి రికార్డులు పక్కాగా ఉండాలని, అలాగే ప్రజలు తమసమస్యలపై స్పందనలో అందజేసిన అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ వెంట గ్రామ సర్పంచ్ లండ నారాయణమ్మ ఉన్నారు.

సేవాదృక్పథాన్ని అలవర్చుకోవాలి



వసంతరావు అందించిన వీల్‌చైర్స్‌తో సూపరింటెండెంట్ అనిలాసునందని, తదితరులు

విజయనగరం ఫోర్ట్: సేవా దృక్పథాన్ని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిలాసునందని అన్నారు. వసంతరావు అనే వ్యక్తి తన తండ్రి జ్ఞాపకార్థం సర్వజన ఆస్పత్రికి నాలుగు వీల్‌చైర్స్‌ను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలకు పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారనని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ ఎన్.సురేష్‌బాబు, అప్తాలమిస్ట్ బాలాజీ ప్రాణిగ్రాహి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

జగనన్నతో టైలర్ల సంక్షేమం

పూసపాటిరేగ: సీఎం జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనలోనే టైలర్లకు సంక్షేమం చేకూరిందని టైలర్ల సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లెంక సురేష్ అన్నారు. బుధవారం స్థానిక ఎంఆర్ హోటల్‌లో ప్రపంచ టైలర్ల దినోత్సవంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్జీలందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకంగా నగదు సాయం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా ఒక్కో టైలర్‌కు పది వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం ఇంతవరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని చెప్పారు. టైలర్ల సంఘ భవనానికి ప్రభుత్వం స్థలం అందించే దిశగా కార్యచరణ చేయాలని పలువురు కోరారు.

వలంటీర్లకు సన్మానం



వలంటీర్లను సన్మానిస్తున్న ఎంపీటీసీ భవాని, సర్పంచ్ పాపునాయుడు

గంట్యాడ: వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా పెదవేమలి గ్రామ సచివాలయంలో ఆ సచివాలయ పరిధి వలంటీర్లను ఎంపీటీసీ పోటుపు రెడ్డి భవాని, సర్పంచ్ వర్రి పాపునాయుడు బుధవారం సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ వలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వలంటీర్, గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. సచివాలయ కార్యదర్శి ఎల్.తవుడు, వెల్ఫేర్ అసిస్టెంట్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో అభివృద్ధి సాధిద్దాం



మాట్లాడుతున్న సర్పంచ్ ఎర్రయ్యరామస్వామి

కొత్తవలస: అధికారులు, ప్రజాప్రతినిధులమంతా సమన్వయంతో కొత్తవలస మేజర్ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకుందామని, ఆపంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్యరామస్వామి అన్నారు. స్థానిక మేజర్ పంచాయతీ సమావేశంలో మందిరంలో పంచాయతీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఈఓ కన్నబాబు పంచాయతీ ఆదాయం, ఖర్చులు, తదితర విషయాలను సభ్యులకు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తాగునీటికి అవసరమైన సదుపాయాలకల్పన తదితర, అంశాలపై సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే పంచాయతీ పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి చేపట్టిన భవన నిర్మాణాలకు పంచాయతీ అనుమతుల మంజూరు చేసేందు కు తీర్మానం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుందామని అన్నారు. పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులతో పాటూ ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వైస్ సర్పంచ్ పెనగంటి మంగవేణి, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ



బాధితులకు చెక్కులు అందజేస్తున్న సందీప్‌బాబు, నాయకులు

చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని 11 మంది బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన రూ. 9.22లక్షలకు సంబంధించిన చెక్కులను గరివిడి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ధీర ఫౌండేషన్ అధినేత బొత్స సందీప్ బాబు బుధవారం పంపిణీ చేశారు. గరివిడి మండలానికి చెందిన దమరసింగి గురుమూర్తికి రూ.3 లక్షలు, ఆర్.శ్రీవల్లికి రూ.1.40 లక్షలు, కుమిలి అప్పలనాయుడుకు రూ.64 వేలు, గవిడి సూరికి రూ.65 వేలు, చీపురుపల్లి,మెరకముడిదాం మండలాలకు చెందిన రాజేటి హరీష్‌కు రూ.55వేలు, రెడ్డి లోకేష్‌కు రూ. 62వేలు, శనపతి రమణకు రూ.60వేలు, మన్నె అరుణవాసరావుకు రూ.80వేలు, కవితకు రూ.35వేలు, కుమిలి అప్పలనాయుడుకు రూ. 64వేలు, కిలారి నిషితకు రూ.35వేలు, రెడ్డి చిన్నంనాయుడకు రూ.26 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరయ్యాయి. సందీప్‌బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవిలా ఆదుకుంటోందన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, గరివిడి వైస్ ఎంపీపీ గుడివాడ శ్రీరాములునాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, చీపురుపల్లి మండ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, పార్టీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పలు పంచాయతీల సర్పంచ్‌లు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

నేడు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవం

గుర్ల: మండలంలోని చింతపల్లిపేట, పాలవలస గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నూతన భవనాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ప్రారంభించ నున్నారని ఎంపీడీఓ వెంకటరమణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు హాజరు కావాలని కోరారు.

నేడు శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన

దత్తిరాజేరు: టి.భూర్జవలసలో శివాలయం నిర్మాణానికి గురువారం ఉదయం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అతిథులుగా హాజరు కానున్నారని పేర్కొన్నారు.

కోమటిపల్లిలో వైద్య శిబిరం



వైద్య శిబిరంలో సేవలందిస్తున్న డాక్టర్ సతీష్ కుమార్

దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లిలో దత్తిరాజేరు పీహెచ్‌సీ వైద్యాధికారి సతీష్‌కుమార్,104 ఆధ్వర్యంలో 104 బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 65 మందికి సుగర్, బీపీ, ఇతర వైద్యపరీక్షలు చేశారు. అనంతరం గృహసందర్శన చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలందించారు.

పాఠశాల సందర్శన



మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీపీ చైర్మన్ నాగార్జున యాదవ్

చీపురుపల్లి: మండలంలోని మెట్టపల్లి ఉన్నత పాఠశాలను ఏపీఈడబ్ల్యూఐడీపీ చైర్మన్ యలమల నాగార్జునయాదవ్ బుధవారం సందర్శించారు. పాఠశాలలో నాడు–నేడు నిధులతో చేపట్టిన పనులను పరిశీలించి, ఎంత నిధులు మంజూరయ్యాయి, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి మెనూప్రకారం మధ్యాహ్న భోజనాలు పెడుతున్నారా లేదా, ఉపాధ్యా యులు పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్నంత చొరవ గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా ధీటుగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, డిజిటల్ విద్యా బోధన, బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఆయన వెంట ఏపీఈడబ్ల్యూడీపీ ఈఈ డి.వి.ఎస్.మూర్తి, డీఈ వేణుగోపాల్, ఏఈ జాన్సన్, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం



విద్యార్థినులకు సూచనలు చేస్తున్న గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పద్మజ

వేపాడ: గురుకుల బాలికల పాఠశాలల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులు పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త పద్మజ సూచించారు. స్థానిక గురుకుల పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థి నులతో మాట్లాడుతూ ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఏదైనా సబ్జెక్టులో సందేహాలుంటే తక్షణమే సంబంధిత టీచర్ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. అంతకు ముందు పాఠశాలలో నిర్వహించిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌ను పరిశీలించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ ఫ్లోరెన్స్ ఉన్నారు.

వైభవంగా మల్లికార్జునస్వామి తీర్థం



పోటీల్లో పరుగు తీస్తున్న ఎడ్లు

వేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామంలో భ్రమరాంబిక సహిత మల్లికార్జునస్వామి తీర్థం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. గ్రామస్తులతో పాటు చుట్టు పక్క గ్రామాల ప్రజలు మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. తీర్థం సందర్భంగా నిర్వాహకులు ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సులభంగా అర్థమయ్యేలా బోధించాలి



విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని పరీక్షిస్తున్న ఎంఈఓ తిరుమలప్రసాద్

గజపతినగరం: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని రామభద్రపురం ఎంఈఓ టి.తిరుమలప్రసాద్ మండలంలోని పురిటిపెంట ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పురిటిపెంట పాఠశాలలో బుధవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రికార్డులను, విద్యార్థుల వర్క్‌బుక్స్‌ను పరిశీలించారు. విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని పరీక్షించారు. ఆయన వెంట పురిటిపెంట హెచ్ఎం ఆర్.సింహాచలం, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఉన్నారు.